www.prajasakti.com

ప్రజాశక్తి

బుధవారం 16 నవంబర్ 2022

5

కాకినాడ



డిఆర్‌ఒకు యుటిఎఫ్ నేతల సమ్మె నోటీసు

ప్రజాశక్తి-కాకినాడ

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్ నాయకులు మంగళవారం డిఆర్‌ఒ శ్రీధర్‌ను కలిసి సమ్మె నోటీసు అందించారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి, పిఎఫ్, ఎపిజిఎల్ఐ, డిఎ ఎరియర్లు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని ఈ నెల 22న ఆందోళన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు కెవివి.నగేష్, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, కోనసీమ జిల్లా అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతి బసు, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, కాకినాడ జిల్లా ట్రెజరర్ టివి.గణేష్ పాల్గొన్నారు.

జెఎన్‌టియుకెలో ఓడీల ముద్రణలో తప్పిదం

- విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
- చూసీ చూడనట్టు యంత్రాంగం

ప్రజాశక్తి -కాకినాడ కార్పొరేషన్

జెఎన్‌టియుకెలో బి.టెక్ ఒడిల ముద్రణలో ఎంత పెద్ద తప్పు జరిగినా కిందిస్థాయి ఉద్యోగుల లోపం అంటూ విషయాన్ని సులభంగా పక్కదారి పట్టించడం విమర్శలకు తావిస్తోంది. విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలో బి.టెక్ ఒరిజినల్ డిగ్రీ (ఒడి) పత్రాల్లో విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని తప్పుగా నమోదు చేశారు. తక్కువ శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి ఎక్కువ శాతం మార్కులు ఓడిల్లో ముద్రించి వాటిని సంబంధిత విద్యార్థులకు పోస్టులో పంపించేశారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పరీక్షల విభాగ అధికారుల పరిశీలనలో తప్పులు గుర్తించి తప్పుతో ఉన్న కొన్ని ఓడీలను పోస్టులో పంపుదల నిలిపిశారు. తొలుత పోస్టులో పంపిన ఓడిలకు సంబంధించిన విద్యార్థులకు ఫోన్ చేసి మీ ఒడిలో అధిక మార్కులు వేశామని, వెంటనే మీరు జెఎన్‌టియుకె పరీక్ష విభాగ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోపు కొంతమంది విద్యా ర్థులు ఉద్యోగాల్లో చేరడంతో ఒడిలో అధిక మార్కులు వేసిన విద్యార్థులు మరలా వెనుకరాలేమని అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. పరీక్ష విభాగంలో సుమారు 1,752 ఒడీల్లో తప్పిదాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పరీక్ష విభాగ కేంద్రంపై కనీసం కమిటీ కూడా వేయకుండా తప్పును మేమే పట్టుకున్నామంటున్న



ఉన్నతాధికారుల వ్యవహార శైలి హాస్యాస్పదంగా ఉంది. ఒక ఓడి పరీక్ష విభాగ కేంద్రం నుండి విద్యార్థి చేతికి చేరడానికి ముఖ్యమైన నలుగురు వ్యక్తులు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిఇ, రిజిస్ట్రార్, విసిల పరిశీలనతో కూడిన సంతకంతో బయటకు వస్తుంది. కనీసం మార్కులు చూడకుండా సంతకాలు పెట్టడం వారి పనితీరు ఎంతో చక్కగా అర్థం అవుతోంది. పరిశీలించి.. పర్యవేక్షణ.. చేయాల్సిన అధికారులే కిందిస్థాయి ఉద్యోగుల తప్పిదం అంటూ సులభమైన ధోరణితో తప్పించుకున్నట్టు ఉందని అంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు.

విసికి అనువుగా ఉంటే చాలు... అధ్యాపకులు, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు ఎంతటి తప్పిదం చేసిన కాపాడేందుకు శ్రీకృష్ణుడి అవతారంలో ఒక విభాగాధిపతి ముందుంటారని సమాచారం. బిటెక్ ఒడిల ముద్రణలో తప్పు జరిగిన విషయం బయటపడడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆ విభాగాధిపతి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేస్తున్న తప్పులను కాపాడేందుకు కిందిస్థాయి ఉద్యోగుల తప్పిదం అంటూ కొన్ని పత్రికలకు తెలియజేసినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న జెఎన్‌టియుకె యూనివర్సిటీ అధికారులపై ప్రత్యేక కమిటీ వేసి ఒడిల విషయంలో ఏం జరిగిందని నిజనిర్ధారణ చేయవలసిందిగా పలువురు కోరుతున్నారు.

విద్యార్థులకు అన్యాయం జరక్కుండా చూస్తాం

ఒడిల సమస్య నా దృష్టికి వచ్చింది. దీనిపై ఒక కమిటీని వేసాము. అసలేం జరిగిందనేది తేలాల్సిఉంది. కమిటీ నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాము. ఇందులో ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా చూస్తాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాము.

- జివిఆర్.ప్రసాద్‌రాజు, జెఎన్‌టియుకె విసి

మద్దతు ధర అందజేతకు కృషి

జెడ్‌పి సమావేశంలో మంత్రి వేణు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

రైతుల పంటకు మద్దతుధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం కాకినాడ జెడ్‌పి కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్‌పి చైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వేణుతోపాటు మరో మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీత తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ ధాన్యం సేకరణ, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు, రహదారులు-భవనాలు, గిరిజన ప్రాంతాల సమస్యలు-పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. జెడ్‌పిటిసిలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించగా.. అధికారులు సమాధానమిచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఇ-క్రాప్ బుకింగ్, ఇ-కెవైసి విధానాలను తీసుకొచ్చి అత్యంత పారదర్శకంగా,



సమావేశంలో మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్

జవాబుదారీతనంతో ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ నాటికి రహదారుల పనుల పూర్తి

రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులను పనులను వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన రహదారుల పనులను సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సిలు చిక్కాల రామచంద్రరావు, ఐ.వెంకటేశ్వరరావు, అనపర్తి, జగ్గంపేట, రాజోలు, కాకినాడ రూరల్, రాజానగరం ఎంఎల్‌ఎలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జ్యోతుల చంటిబాబు, రాపాక వరప్రసాద్, కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ఎంఎల్‌సి ఐవి

రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అధికారులను కోరారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారుల ప్రమేయంతో రైతులు మోసపోతున్నారన్నారు. ఇదే వేదికపై రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇదివరకే చెప్పామన్నారు. రైతులకు సంచులు, రవాణా ఛార్జీలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయిన అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి అధికారులు రాలేదని జెడ్‌పిటిసిలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎందుకు బదులు ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు సంబంధించిన వివరాలు నివేదికలో ఎందుకు పొందుపరచలేదని అధికారులను ప్రశ్నించారు.

ఉపాధ్యాయుని సస్పెన్షన్‌పై నిరసన

ప్రజాశక్తి- కరప

కరప నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్‌పి హైస్కూల్ ఉపాధ్యాయుడు పి.వెంకటగంగాధర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. యుటిఎఫ్ జిల్లా నాయకులు ఐ.ప్రసాద్, నాయకులు పి.రాజబాబు, టి.శ్రీరామ్, వడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒఎక విద్యార్థిని కొట్టిన అభియోగంతో గంగాధర్‌ను అన్యాయంగా సస్పెండ్



ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులు

చేశారన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఫిర్యాదూ లేకపోయినా, విద్యార్థికి ఎటువంటి గాయాలూ లేకపోయినా ఏ విధంగా చర్యలు తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దారు పి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సునంద కుమారి, రామకష్ణ, వీర్రాజు సూర్య నంద కుమార్, రమణ, ప్రసన్నకుమార్, రామకృష్ణ, కె.వీర్రాజు కె.నందకుమార్, కెవి.రమణ, ప్రసాద్, కుమారి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు తప్పనిసరిగా వాటిపై అవగాహన కలిగి ఉండాలని ఎస్‌పి రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఎఎన్‌బిడబ్ల్యు ఎగ్జిక్యూషన్,



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి

పెండింగ్ ట్రయల్ కేసులు, లోక్ అదాలత్ కేసులు పరిష్కారం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలన్నారు. స్పందనకు వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా దర్యాప్తు జరిపి నిర్దిష్ట సమయంలోగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో నాటు సారా రహితంగా తీర్చిదిద్దేందుకు ఎస్ఇబి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి శ్రీనివాస్, ఎఇ నాయక్, అధికారులు మురళీకృష్ణ రెడ్డి, మురళీమోహన్, ఎస్.రాంబాబు, అప్పారావు, సిఐలు, ఎస్‌హెచ్‌ఒలు పాల్గొన్నారు.

ఉద్యోగుల పిఎఫ్ స్లిప్పుల విడుదల

ప్రజాశక్తి- కాకినాడ కార్పొరేషన్

కాకినాడ జిల్లా పరిషత్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పదేళ్ల కాల పరిమితికి ప్రాఫిట్ ఫండ్ (పిఎఫ్) స్లిప్పులను చూసుకునేలా ఆన్‌లైన్‌లో మంగళవారం జెడ్‌పి చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్‌పి సిఇఒ ఎన్‌వివి. సత్యనారాయణ, యుటిఎఫ్, ఎస్‌టియు సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ 2011 నుంచి 2022 వరకు ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ స్లిప్పులను ఇకపై నేరుగా ఆన్‌లైన్‌లో చూసుకునే విధంగా ఉంచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు చక్రవర్తి, నగేష్, జ్యోతిబసు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల అందజేత

ప్రజాశక్తి-కాకినాడ

కాకినాడ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కచేరిపేట సుందరయ్య భవన్‌లో బాల బాలికలకు స్లోసైక్లింగ్, లెమన్ స్పూన్, మ్యూజికల్ ఛైర్స్ ఆటలు పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో సుమారు 115 మంది పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు అధ్యక్షతన బాలల దినోత్సవ సభ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజశారు. సభలో ముఖ్యఅతిథిగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా, ఐద్వా నగర కార్యదర్శి కె.జ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెవివి యుఎస్ఎన్ రెడ్డి, ఐద్వా నగర నాయకులు లావణ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బి.శివరాజ్ పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రజాశక్తి-కోటనందూరు


రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, దళారులను నమ్మి రైతుల మోసపోవద్దని మస్థానిక మండల పరిషత్ అధ్యక్షులు ఎల్.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా మండల వ్యవసాయ అడ్వైజర్ కమిటీ చైర్మన్, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 17 గ్రామ పంచాయతీల పరిధిలో 14 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని 11 ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించిన

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్



మద్దతు దొరకే కొనుగోలు చేసి వారి ఖాతాలోకి నగదును నేరుగా బదిలీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అడ్వైజర్ కమిటీ సభ్యులు లంక ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ సుర్ల రాజు, వ్యవసాయ శాఖ అధికారి కె.చంద్రశేఖర్, తహశీల్దారు కెవి.సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

కార్టూ'నిజం'



విజ్ఞానదాయకంగా పోలీ టెక్‌ఫెస్ట్ 2కె22

ప్రజాశక్తి-గండేపల్లి

సూరంపాలెంలోని ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల రీజినల్ పోలీటెక్ ఫెస్ట్2కె22 విజయవంతంగా విజ్ఞానదాయకంగా ముగిసింది. ముగింపు కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సదస్సులో జెఎన్‌టియుకె కాకినాడ కళాశాల ప్రిన్సిపాల్. డాక్టర్ ఎం.హెచ్.ఎం.కృష్ణప్రసాద్, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్. సతీష్ రెడ్డి,ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.జనార్ధన రావు,ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ రీజినల్ పోలీటెక్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులు సుమారు 5000 మంది సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తిలకించారని తెలిపారు. ఈ టెక్‌ఫెస్ట్‌లో అత్యుత్తమ ప్రాజెక్టు మొదటి బహుమతి అంబేద్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన (చాటింగ్ అప్లికేషన్) బి.జాన్ ప్రకాష్, కె.రామ్ గణేష్, బి.నాగభాస్కర్ టీమ్ గెలుపొందింది.

సినీ నటుడు కృష్ణ మృతికి పలువురి నివాళి

ప్రజాశక్తి-కాకినాడ, సామర్లకోట

సినీ హీరో కృష్ణ మృతి పట్ల సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన 340 సినిమాలకు పైగా హీరోగా నటించారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాలను నిర్మించారని చెప్పారు. సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో కృష్ణకు ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, జనసేన నేత తుమ్మల రామస్వామి (బాబు) ఘన నివాళి అర్పించారు. మేకా శ్రీనివాసరావు, మద్దాల శ్రీనివాస్, కంటే రాఘవ, పాగా సురేష్, సేపెని సురేష్ పాల్గొన్నారు.

నేడు వ్య.కా.సంఘం మహాసభ

ప్రజాశక్తి-తాళ్లరేవు

నేడు తాళ్లరేవులో జరగనున్న ఎపి వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని మండల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా గల ప్రజాసంఘాల భవనంలో నిర్వహించే సభలో ప్రజా సమస్యలపై నిర్వహించిన కార్యక్రమాల సమీక్ష, ఉపాధి హామీ, స్థానిక సమస్యలపై పోరాటలపై చర్చ ఉంటుందని దుప్పి అదృష్టదీపుడు, మందనక్క తణుకు రాజు, చొల్లంగి వెంకటలక్ష్మి, రచ్చ శశికళ, ఎస్.త్రిమూర్తులు, బీర వెంకటేశ్వరరావు తెలిపారు.

వినియోగదారుల చట్టంపై అవగాహన

ప్రజాశక్తి - పెద్దాపురం

పెద్దాపురం వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత ఆసుపత్రి వీధిలోని జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో వినియోగదారుల చట్టం-2019పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం అధ్యక్షులు భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విద్యార్థులు వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ చట్టంపై ఈనెల 24న పాఠశాలల స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.భాస్కరరావు, కెవిపి.లక్ష్మి, జివివి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రజకుల స్థలంలో నిర్మాణం వద్దు

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

స్థానిక ఇంద్రపాలెంలో తర తరాలుగా రజక వృత్తి చేసుకుంటున్న స్థలంలో నిర్మాణాలు చేపట్టి వారి జీవనభృతికి ఆటంకం కలిగించవద్దని పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఎంతో కాలంగా ఆ స్థలంలో రజకుల వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆ స్థలంలో నిర్మాణం చేసి వారి పొట్ట కొట్టవద్దని వేడుకున్నారు. మంగళవారం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీలో స్థానిక నాయకులతో తహశీల్దార్ వి.మురార్జీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురార్జీ మాట్లాడుతూ ఆ స్థలంలో ఇప్పటికే గ్రామ సచివాలయం నిర్మించామని పక్క స్థలంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బిసి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ, వారు ఎన్నో ఏళ్లుగా ఆ స్థలంలో దుస్తులు ఉతుకుతూ ఆరేసుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో గవర శ్రీరాములు, ఎంఎన్.రాయ్, ఇఒ బంగారు సత్యనారాయణ, రజక నాయకులు అర్జునరావు, పోల ప్రసాద్, మణి కుమార్, వీరబాబు, వీరకుమార్, అప్పలరాజు పాల్గొన్నారు.

నాయీ బ్రాహ్మణుల వన సమారాధన

ప్రజాశక్తి-తాళ్లరేవు

స్థానిక కేశవ స్వామి ఆలయంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యాన మంగళవారం కార్తీక వన సమారాధన ఉత్సాహంగా నిర్వహించారు. పలు ఆటపాటలతో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.

త్వరలో వినియోగంలోకి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరలోనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ చెప్పారు. అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ) ప్రఖర్ జైన్‌తో కలిసి మంగళవారం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్, రాగిరెడ్డి కళాక్షేత్రం, కన్వర్టబుల్ స్టేడియం, అత్యాధునిక హంగులతో నిర్మించిన పార్కులను సందర్శించారు. వాటి నిర్మాణ ప్రగతిని కమిషనర్ రమేష్ అసిస్టెంట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఆయన వెంట ఎస్ఇ పి.సత్యకుమారి, స్మార్ట్ సిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట్రావు ఉన్నారు.

విషమంగానే బిక్కవోలు బాధితుల పరిస్థితి

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బిక్కవోలు బలభద్రపురానికి చెందిన కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వీరు తీసుకున్న పురుగుల మందు మోతాదు ఎక్కువగా ఉన్న కారణంగా, విషం రక్తంలో ఎక్కువగా కలవడంతో ప్రస్తుతం మీరు పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మూడు రోజులు గడిస్తేగానీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

టిడిపి నాయకుల పరామర్శ

బాధితులను టిడిపి బృందం పరామర్శించింది. వైద్యుల నుంచి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోడి నరసింహచార్యులు, కాకినాడ మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండబాబు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆదిత్యలో సీజనల్ వ్యాధులపై అవగాహన


ప్రజాశక్తి-కాకినాడ

స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్, భారత అభియాన్ ఆధ్వర్యంలో శ్రీసూర్య చంద్ర హోమియో ఆసుపత్రిలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన నిర్వహించినట్టు ఆదిత్య డిగ్రీ, పీజీకళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఇవిఎల్.నాయుడు తెలిపారు. మారుతున్న ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం, చలిగాలులు వెరసి సీజనల్ వ్యాధులకు ఆలవాలం అన్నారు. జలుబు, జ్వరం తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సలాది సూర్య కిరణ్ మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, మూర్తి, టి.తేజేశ్వరరావు, ఎల్.దివాకరరావు పాల్గొన్నారు.

మంత్రి రాజాను కలిసిన చైర్మన్ అనిశెట్టి

ప్రజాశక్తి-కోటనందూరు

తుని పట్టణ గాంధీ సత్రం నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనిశెట్టి సూర్యచక్రరెడ్డి మంగళవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా సూర్య శేఖర్ రెడ్డిని సాలువతో సత్కరించారు. గాంధీ సత్రం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలని మంత్రి రాజాను ఆయన కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో తుని వైస్ ఎంపిపి సోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, పోతల లక్ష్మణ్, శ్రీహరి రాజు పాల్గొన్నారు.



సూర్యచక్ర రెడ్డిని సన్మానిస్తున్న మంత్రి

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి-గండేపల్లి

మండలంలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని పెద్దాపురం ఆర్‌డిఒ సీతారామారావు తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం తహశీల్దారు చిన్నారావు ఆధ్వర్యంలో మండలంలో పలు రైతుల కళ్లాల వద్దకు వెళ్లి సీతారామారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 2,807 క్వింటాలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. మండలంలో ఎంపిడిఒకు నాలుగు, తహశీల్దారుకు నాలుగు, వ్యవసాయ అధికారికి మూడు రైతు భరోసా కేంద్రాల బాధ్యతలు అప్పగించామని, తద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షించి రైతు వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయడానికి సన్నద్ధం చేస్తారని చెప్పారు. వీరి వెంట తహశీల్దారు చిన్నారావు, వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి, ఆర్ఐ నాగేశ్వరరావు ఉన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ

26వ డివిజన్‌లో గడపగడపకూ..

ప్రజాశక్తి-కాకినాడ

కాకినాడ 26వ డివిజన్‌లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, మాజీ మేయర్ సుంకర శివప్రసన్నసాగర్, నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, మాజీ డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయ్‌కుమార్, పసుపులేటి వెంకటలక్ష్మి, కార్పొరేటర్లు సంగాని నందం, కామాడి సీత, చవ్వాకుల రాంబాబు, కర్రి శైలజ, బొర్రా రమణ, కొప్పునాతి బాబి పాల్గొన్నారు.

సచివాలయంలో కమిషనర్ తనిఖీలు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ మంగళవారం 34 బి సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల హాజరును పరిశీలించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారాన్ని ఆరా తీశారు. రెవెన్యూ వసూళ్లు, గృహ నిర్మాణం, ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సచివాలయ ఉద్యోగులకు సూచనలిచ్చారు. అనంతరం కమిషనర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు.

అధికారులను నియమించాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి- కాకినాడ కార్పొరేషన్

ఉమ్మడి జిల్లా చింతూరు మండలంలో అధికారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చింతూరు మండల ప్రజాప్రతినిధులు మంగళవారం జెడ్‌పి సిఇఒ ఎన్‌వివి.సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతూరు మండలంలో ఎంపిడిఒ, ఒక అటెండర్ తప్ప ఏ అధికారులూ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి - పెద్దాపురం

పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సుధా కాలనీలో రూ.27 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ ఆదినారాయణ రావు, ఎఇ కృష్ణ జీవప్రసాద్, అవార్డు కౌన్సిలర్ కొట్టి పవన్ కిషోర్, సుధా అగ్రో ఎండి రామకృష్ణ, కొట్టి సుధాకర్, మద్దాల చలం, సిద్ధి బాబ్జి, కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుడు వాసంశెట్టి గంగ, వైసిపి నాయకులు బొడ్డు ప్రకాష్, సిద్ధి బాబ్జి, చింతా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎంపిపిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

ఏలేశ్వరం ఎంపిపిపై చర్యలు తీసుకోవాలని ఆ మండల జెడ్‌పిటిసి, 12 మంది ఎంపిటిసిలు, 9 మంది సర్పంచులు మంత్రులు, కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. జెడ్‌పి కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రులు వేణు, రాజా, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లాకు ఎంపిపిపై చర్యలు తీసుకోవాలంటూ వినతులు సమర్పించారు.

ధాన్యం కొనుగోలులో సమన్వయం అవసరం

ప్రజాశక్తి-కరప

రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, వాలంటీర్లు అధికారులతో సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని జెసి ఇలాక్కియా ఆదేశించారు. మంగళవారం ఆమె కరప మండలంలో పర్యటించారు. మండలంలోని వేళంగి, సిరిపురం రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. తహశీల్దారు పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

భీమేశ్వరాలయంలో కలెక్టర్ దంపతుల పూజలు

ప్రజాశక్తి-సామర్లకోట

స్థానిక కుమార రామ భీమేశ్వర స్వామి వారిని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, దంపతులు కృతిక శుక్లా, హిమన్షు శుక్లా మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. వీరికి ఆలయ కార్య నిర్వహణాధికారి డి.నాగమల్లేశ్వరరావు, ధర్మకర్తల మండల చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

గ్రంథాలయాల్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం

ప్రజాశక్తి -యంత్రాంగం

జిల్లాలో 55వ జాతీయ గ్రంథాలయోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రెండో రోజు మంగళవారం పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం కార్యక్రమాలుజరిగాయి. **మండపేట** స్థానిక ఏడిద రోడ్డులోని శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఎం. సత్యవతి తదితరులు మాట్లాడారు. గ్రంథాలయాధికారి ఎన్. బాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. **కపిలేశ్వరపురం** ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకుని విజ్ఞానవంతులు కావాలని గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం వెంకట్ రాజు అన్నారు. కపిలేశ్వరపురం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకురాలు డి.శివకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు, పుస్తకప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొక్క రాంబాబు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

ప్రజాశక్తి -అమలాపురం

స్థానిక అంబేద్కర్ భవన్ నందు యువజన సర్వీ సుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు -2022 మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు మాట్లాడుతూ 15-29 ఏళ్ల మధ్య వయస్సుగల యువత వివిధ సాంస్కృతిక అంశాలలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్‌కు జిల్లాస్థాయిలో 18 ఈవెంట్లకు గాను 399 మం ది, రాష్ట్రస్థాయిలో 16 ఈవెంట్లకు గాను 251 మంది నమోదు చేసు కున్నా రని తెలిపారు. విజేతలను జాతీయస్థాయి పోటీల కు పంపించడం జరుగుతుందన్నా రు. సెట్రాజ్ సిఇఒ డిఎస్‌ఎస్.సునీత తదితరులు ప్రసంగించారు.

పలు చోట్ల వైద్య శిబిరాల ఏర్పాటు

ప్రజాశక్తి -యంత్రాంగం

జిల్లాలో మంగళవారం పలుచోట్ల ఫ్యామిటీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. వివరాలు ఇవి..

ఆలమూరు పేదల కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు తప్పక వినియోగించుకోవాలని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. చింతలూరులో నూకంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎజిపి, వైసిపి నేత నామాల శ్రీనివాస్ సహకారంతో జిఎస్‌ఎల్ డెంటల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, ఎడ్యుకేషన్ సొసైటీ సిఇఒ ఎన్.గోవిందరాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాధారణ ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఎంఎల్‌ఎ విచ్చేసి ప్రారంభించారు. **మండపేట** గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియం చేసుకోవాలని వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏడిదలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు చంద్రమళ్ళ బులివీర్రాజు, వైద్యులు ప్రసాద్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. **కపిలేశ్వరపురం** గ్రామాల్లో ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సాకా శ్రీనివాస్ అన్నారు. కపిలేశ్వరపురం దేవి సెంటర్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో అంగర పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ అనూజ ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలి ఫిజీషియన్ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. **కొత్తపేట** మిషన్ ఆసియా మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ కాలనీ లో మెరియల్ చిల్డ్రన్స్ హోమ్ వద్ద సిడబ్ల్యూఎ మండల ప్రెసిడెంట్ పిఎస్.జయరాజు అధ్యక్షతన మంగళవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అంబాజీపేట కు చెందిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది 200 మంది పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పిఎంసి చైర్మన్‌గా జ్యోతి ఎన్నిక

ప్రజాశక్తి -ఉప్పలగుప్తం

భీమనపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల పిఎంసి చైర్మన్‌గా మంగళవారం సబ్బతి జ్యోతి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు పిఎంసి చైర్మన్‌గా ఇళ్ల వెంకటలక్ష్మి ఉన్నారు. చైర్మన్ గా ఎన్నికైన జ్యోతిని పలువురు అభినందించారు.

స్థానిక దినపత్రికలకు న్యాయం చేయాలి

ప్రజాశక్తి-కాకినాడ

స్థానిక దినపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మార్చిన 142 జిఒను సవరించి పబ్లిషర్లు, ఎడిటర్లకు న్యాయం చేయాలని ఎడిటర్స్ అసోషియేషన్ మంగళవారం బిసి సంక్షేమ, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ముందుగా ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రిని సత్కరించారు. అసోసియేషన్ లెటర్‌పాడ్‌ను మంత్రి , కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భ ముగా ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పితాని వెంకట రాము రాష్ట్రంలో స్థానిక దినపత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి వేణు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోనేటి శ్రీనివాస్, పితాని వెంకట రాము, పుర్రె త్రినాథ్, ఎ.జయశ్రీను, పి.వేణుబాబు, ఖండవల్లి సునీల్ కుమార్, మోర్త బాలకుమార్, ఎ.వెంకట రమణ కుమార్ పాల్గొన్నారు.

పుస్తక పఠనంతో జ్ఞానం అభివృద్ధి

ప్రజాశక్తి-సామర్లకోట, పెద్దాపురం, యు.కొత్తపల్లి

ప్రపంచ జ్ఞానమంతా పుస్తకాల్లోనే దాగి ఉన్నందున పుస్తక పఠనంతో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని గ్రందాలయాధికారి బందిల రత్నామణి అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల రెండో రోజు పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని పోటీ పరీక్షలలో పాటు జికె, కరెంట్ అఫైర్స్, ఇతర సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలన్నీ గ్రంథాలయాల్లో అందుబాటులో అన్నందున వాటిని ఉపయోగించు కావాలన్నారు. పెద్దాపురం శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర మాట్లాడారు. ఎంఇఒ సిహెచ్‌వివి. సత్యనారాయణ, పాలంకి నాగరాజు, బల్లమూడి సూర్యనారాయణ మూర్తి, వాసంశెట్టి గంగ పాల్గొన్నారు. యు.కొత్తపల్లి ఉప్పాడలో మంగళవారం రెండో రోజు ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి టి.నళిని ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెంపొందించేందుకు దోహద పడుతుందని చెప్పారు.

పట్టాభి ఆగ్రో ఫ్యాక్టరీ వద్ద కార్మికుల నిరసన

ప్రజాశక్తి - పెద్దాపురం

స్థానిక వాలు తిమ్మాపురం రహదారిలోని పట్టాభి అగ్రో ఫుడ్స్ పరిశ్రమలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా పరిశ్రమలో పనిచేస్తున్న తమను పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయమన్నందుకు విధుల నుండి తొలగించారన్నారు. ఆరు నెలలుగా కార్మికుల కుటుంబాలు ఎన్నో అవస్థలు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవాబత్తుల రమేష్, గోళ్ల బాలరాజు, కందా శివ, కొండేటి జాన్, యోహాన్ రాజు, పెంకే శ్రీను, ఎం.విష్ణు, సిఐటియు నాయకులు గడిగట్ల సత్తిబాబు, డి.క్రాంతికుమార్, కె.అప్పన్న, ఆర్.వీర్రాజు, డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



నిరసన తెలుపుతున్న కార్మికులు

శ్రీనుకు జ్యోతుల నెహ్రూ పరామర్శ

గండేపల్లి : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఎన్‌టి.రాజాపురానికి చెందిన టిడిపి నాయకుడు కానుకోనుల శ్రీనును జ్యోతుల నెహ్రూ రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రం, కంటిపూడి సత్తిబాబు, కానుకొనల వాసు పాల్గొన్నారు.

సజావుగా ధాన్యం సేకరణకు చర్యలు

ప్రజాశక్తి-కాకినాడ

జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైస్ మిల్లర్లు కృషి చేయాలని జెసి ఇలాక్కియా రైస్ మిల్లర్లను కోరారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం జెసి ఎస్.ఇలాక్కియా పౌరసరఫరాల శాఖ అధికారులు, రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సమర్పించాల్సిన బ్యాంకు గ్యారంటీలను సకాలంలో చెల్లించాలని కోరారు. ధాన్యం సేకరణలో అవసరమైన గోనె సంచులను రైతు భరోసా కేంద్రాలకు సక్రమంగా సరఫరా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో క్షేత్రస్థాయిలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జెసి రైస్ మిల్లుల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.



సూర్యారావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సిబ్బంది తదితరులు

తహశీల్దార్‌గా బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

మండల తహశీల్దార్‌గా కొమరం సూర్యారావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన తహశీల్దార్ పి.చిన్నారావు రాజమహేంద్రవరం కలెక్టరేట్‌కు బదిలీపై వెళ్లారు. తహశీల్దార్ కె.సూర్యారావును డిటి బాలాజీ, ఆర్‌ఐ సంధ్య, విఆర్‌ఒలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మానసిక ఉల్లాసానికి క్రీడల దోహదం

ప్రజాశక్తి -రావులపాలెం

శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అమలాపురంలో జరగబోయే జగనన్న క్రీడా సంబరాల ఆటల పోటీలకు కొత్తపేట నియోజకవర్గం నుంచి సీనియర్ విభాగంలో పురుషుల, మహిళల కబడ్డీ, వాలీబాల్ టీం, పురుషుల క్రికెట్ టీం ఎంపికను మంగళవారం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన ప్రారంభించారు.

కుష్టు నిర్మూలనపై అవగాహన

ప్రజాశక్తి - ఆలమూరు

జాతీయ కుష్టు నిర్మూలన కోసం అవగాహన ర్యాలీ మండలంలోని పెదపళ్ల, చొప్పెళ్ల పిహెచ్‌సిల పరిధిలో మంగళవారం వైద్యులు ఎమ్.సుమలత, ఆర్.సుదర్శన్ బాబు, పి.భవాని శంకర్, డి.సువచ్చల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుష్టు వ్యాధి లక్షణాలపై వివరించారు. హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవివి.రాజు, తదితరులు పాల్గొన్నారు.

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బస్సు

17 గొర్రెలు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

గొర్రెల మందపైకి ఒక పరిశ్రమకు చెందిన బస్సు మంగళవారం దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలివి.. సామర్లకోట మండలం అచ్చంపేట ఎడిబి రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపాన కొప్పవరం సమీపంలో రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెల మంద పైకి పనసపాడులోని అపెక్స్‌రొయ్యల పరిశ్రమకు చెందిన బస్సు దూసుకు వెళ్లింది. బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన లో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 12 గొర్రెలు గాయపడ్డాయి. బస్సు బోల్తా పడడంతో బస్సులో విధుల నిర్వహణకు వెళుతున్న ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర నష్ట పోయినట్లు గొర్రెల యజమాని అప్పన్న వాపోయారు. ప్రమాద స్థలానికి తిమ్మాపురం పోలీసులు చేరుకుని నమోదు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం గొర్రెల యజమానికి రూ.2లక్షలు నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చు కున్నట్లు తెలిసింది.

'వైసిపి ప్రభుత్వంలో ఎంబిసిలకు గుర్తింపు లేదు'

ప్రజాశక్తి-అయినవిల్లి

వైసిపి ప్రభుత్వంలో ఎంబిసిలకు గుర్తింపు లేదని, బతుకుదెరువు లేక ఆర్థిక ఇబ్బందులలో వున్నారని రాష్ట్ర బిసి సాధికార సమితి ఎంబీసీ కన్వీనర్ పెంద్రరమేష్ అన్నారు. మచిలీపట్నంలో టిడిపి కార్యాలయంలో రాష్ట్ర బిసి ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర మంగళవారం ఆ పార్టీ ఎంబీసీ సాధికారత సమితి భేటీ జరిగింది. రవీంద్ర మాట్లాడుతూ జిల్లా కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇచ్చిన బాధ్యతలను క్రమశిక్షణతో పూర్తి చేయాలన్నారు. పెంద్రరమేష్ మాట్లాడుతూ జిల్లా కమిటీలను త్వరితగతిన పూర్తి చేస్తామని,అందుకు అందరి సహకారం కావాలని ఆకాంక్షించారు. ఎంబీసీ లకు చంద్రబాబు హయాంలోనే న్యాయం జరిగిందన్నారు.

150 మద్యం సీసాల స్వాధీనం

ప్రజాశక్తి -కాట్రేనికోన

మండల పరిధిలోని పల్లంకుర్రు శివారు గొల్లగరువులో 150 నాన్ డ్యూటి పెయిడ్ మద్యం సీసాలను కాట్రేనికోన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లగరువులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో నేరేడుమిల్లి సత్యనారాయణ ను అదుపులో తీసుకుని 150 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మద్యం సరఫరా చేసిన బలుసుతిప్పకు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కాట్రేనికోన టి.శ్రీనివాస్ తెలిపారు.

అన్నదానంలో పాల్గొన్న నవీన్

ప్రజాశక్తి-గండేపల్లి

మండలంలోని ఉప్పలపాడు ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నిత్యాన్నదానంలో టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ అన్నదానానికి సరిపడా గ్యాస్‌ను పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడబాల భాస్కరరావు, అన్నదానం ట్రస్ట్ చైర్మన్ జె.రాంబాబు, అడబాల సత్యనారాయణ, కంటిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

18న పెదపూడి మండల సమావేశం

ప్రజాశక్తి-పెదపూడి

ఈ నెల 18న పెదపూడి మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించిస్తున్నట్లు ఎంపిడిఒ పోకల విజయభాస్కర్ తెలిపారు. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా, ఎంపిపిగా కేతా తులసి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.



ఎన్నికైన సభ్యులు

భవన కార్మిక సంఘం కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి-ఏలేశ్వరం

సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రత్తిపాడు కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సీరం సత్తిబాబు, బొజ్జా సురేష్, ఉపాధ్యక్షులుగా కొప్పుశెట్టి లోవరాజు, మర్రి గోవింద్ కోశాధికారిగా గడ్డం సతీష్, సహాయ కార్యదర్శులుగా పిల్లా శ్రీను, రాంబాబులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సత్తిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, దారి మళ్లించిన నిధులను వెంటనే బోర్డుకి జమ చేయాలని, పెండింగ్ క్లెయిములను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నేరాలు ఘోరాలు

10 కాసుల బంగారం చోరీ

ప్రజాశక్తి - తాళ్లపూడి

మండలంలోని తుపాకుల గూడెంలో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో 10 కాసుల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఎస్‌ఐ కెవి.రమణ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన శీలబోయిన మురళీకృష్ణ ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. అతని సోదరుడు కూడా హైదరాబాదులోనే ఉంటున్నాడు. తల్లి గ్రామంలోని ఇంట్లోనే ఉంటోంది. ఇటీవల ఆమె వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని తెలుసుకున్న దుండగులు ఇంట్లో చొరబడి పది కాసుల బంగారు నగలను దోచుకుపోయారు. బాధితుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఇంటిని కొవ్వూరు డిఎస్‌పి సత్యనారాయణవర్మ, సిఐ వైవి.రమణ మంగళవారం పరిశీలించారు.